సాక్షి వికారాబాద్

శుక్రవారం । 17 । అక్టోబర్ । 2025



నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. 10లో▸



అభివృద్ధి పేరుతో లూటీ

తాండూరు అభివృద్ధి పేరుతో సహజ వనరులను లూటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నేత రమేశ్ కుమార్ ఆరోపించారు. 10లో▸



పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం!

పరిగి పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పలు కాలనీల్లో మురుగు నీరు రోడ్లపై పారుతోంది. 11లో▸

న్యూస్‌రీల్

వేటగాళ్ల వివరాల సేకరణ

సాక్షి ఎఫెక్ట్..

యాలాల: మండలంలోని బాణాపూర్, అడాల్‌పూర్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లే వారి వివరాలను యాలాల పోలీసులు సేకరించారు. గురువారం సాక్షి దినపత్రికలో వేట.. తూటా శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. వేటకు వెళ్లి కరెంటు షాక్‌తో మృతి చెందిన అన్నసాగర్ గ్రామవాసి వద్ద లభించిన నాటు తుపాకీ విషయమై వివరాలు సేకరించారు. మృతుడి వద్ద లభించిన నాటు తుపాకీ అతనిదేనా..? లేదా మరొకరి నుంచి తీసుకువచ్చాడా..? ఇంకా ఎవరెవరి వద్ద నాటు తుపాకులు ఉన్నాయనే విషయాలను తెలుసుకుంటున్నారు. బాణాపూర్‌తో పాటు అడాల్‌పూర్, అన్నసాగర్ తదితర గ్రామాల నుంచి అటవీ ప్రాంతంలో తరుచూ వేటకు వెళ్లేవారి వివరాలను సేకరించారు. ఆయా గ్రామాలకు చెందిన వారి వద్ద నాటు ఆయుధాలు సైతం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ మేరకు లోతుగా విచారిస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. త్వరలో నాటు ఆయుధాలతో పాటు వేటకు వెళ్లే వారి విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతగిరి: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025 –26 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలలోగా వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్తగడి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఆదాయం సర్టిఫికెట్ పత్రాలు జత పరచాలని సూచించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో జిల్లా నేతలు



మాగంటి సునీత తరఫున ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు

అనంతగిరి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోకి వచ్చే వెంగళరావునగర్‌కు ఆనంద్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గురువారం పార్టీ పట్టణ అధ్యక్షుడు కావలి గోపాల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ తదితర నాయకులతో కలిసి ప్రచారం చేశారు.

రోడ్డు పనులు పరిశీలన



రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

పూడూరు: నాలుగేళ్ల క్రితం మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు నుంచి చన్గోముల్ వరకు జరిగిన రోడ్డు పనులను గురువారం ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి పరిశీలించారు. అప్పట్లో 5 కిలో మీటర్ల రోడ్డు కోసం రూ.1.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. డబుల్ రోడ్డు కోసం ప్రతిపాదనలు ఉండటంతో సగంలో ఆపేశారు. రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు రికార్డుల్లో ఉండటంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని



స్వప్నను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మాలతి

మొయినాబాద్‌రూరల్: జిల్లా స్థాయిలో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో కరాటే విభాగంలో చేవెళ్ల గురుకుల పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ మాలతి అధ్యాపక బృందంతో కలిసి విద్యార్థిని స్వప్నను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వప్న పాఠశాలకు ఎంతో కీర్తిని సంపాదించిందన్నారు.

గడువు 2 రోజులే!

మద్యం దుకాణాలకు ఆసక్తి చూపని వ్యాపారులు

- 2023 –25 సంవత్సరానికి వచ్చిన దరఖాస్తులు 2,647
- 2025 –27కు గాను వచ్చింది కేవలం 452 మాత్రమే
- గతంతో పోలిస్తే నాలుగో వంతు కూడా రాని వైనం
- సిండికేట్ అయ్యారనే అనుమానాలు
- ఫీజు పెంచడమూ ఓ కారణమే



మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎక్సైజ్ అధికారులు

వికారాబాద్: మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా ఆశించిన స్థాయిలో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అబ్కారీ శాఖలో ఆందోళన మొదలైంది. 2023 – 25 సంవత్సరంలో 59 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో జిల్లా నుంచి 2,637 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వానికి అప్పట్లో రూ.52.74 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచిన నేపథ్యంలో ఆదాయం కూడా మరింత పెరుగుతుందని ఆశించింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇతరులు దరఖాస్తు వేయకుండా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో టెండర్లు వేసిన చాలా మంది నష్టాలు చవిచూశారు. రెండేళ్ల క్రితం వ్యాపారం చేసిన వారు లాభాలు ఆర్జించడంతో 2023 ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో రెగ్యులర్ వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు, ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమై 20 రోజులైనా కేవలం 452 దరఖాస్తులు మాత్రమే రావడం అబ్కారీ శాఖలో ఆందోళన నెలకొంది.

డైలమాలోనే వ్యాపారులు

రెండేళ్ల క్రితం బెల్టు షాపుల్లో అధికంగా అమ్మకాలను గుర్తించి ఆయా గ్రామాల్లో కొత్త దుకాణాలకు ప్రతిపాదనలు పంపారు. కానీ షాపుల సంఖ్య పెరగలేదు. అధికారులతో మద్యం వ్యాపారులు లోపాయికారి ఒప్పందం చేసుకోవడంతోనే దుకాణాల సంఖ్య పెరగలేదనే విమర్శలు వచ్చాయి. గతంలో వరుస ఎన్నికలు వస్తాయనే అంచనాలతో పలువురు టెండర్లు వేశారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సిండికేట్‌కే మొగ్గు..?

వ్యక్తిగతంగా దరఖాస్తు వేయడం కంటే గ్రూపుగా ఏర్పడి టెండర్ వేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొందరు బాగా వ్యాపారం జరిగే దుకాణాలకు ఇతరులు పోటీ రాకుండా చూస్తున్నట్లు సమాచారం. 2023లో పరిగి కేంద్రంగా ఎక్కువ మంది గ్రూపు కట్టారు. ఒక్కో గ్రూపులో 100 మంది సభ్యుల నుంచి 1,000 మంది వరకు కూడా ఉండటం గమనార్హం.. టెండరు డబ్బులు పోకుండా ఉండేందుకు అప్పట్లో ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే ఫార్ములా పాటిస్తున్నట్లు తెలిసింది.

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు

- ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
- కలెక్టర్ ప్రతీక్‌జైన్

అనంతగిరి: గుండెపోటుకు గురైన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారని, సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతారని తెలిపారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి వైద్యం అందేలోపు ఛాతీని 120 సార్లు నొక్కి, 2 శ్వాసలు ఇవ్వడం (120:2 రేషియో) ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకు రావచ్చని తెలిపారు. జిల్లాలో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఆర్ విధానాన్ని చేసి చూపించారు. మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ నిఖిల్, డాక్టర్ నిరోషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ మంగీలాల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పవిత్ర, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



సీపీఆర్‌పై చేసి అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్

రోగులకు మెరుగైన వైద్యం అందాలి

- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
- జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు



రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీఎంఆర్

తాండూరు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైద్యులకు సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేతో మొరపెట్టారుకున్నారు. అనంతరం డయాలసిస్ సెంటర్‌ను సందర్శించారు. గతంలో బెడ్ల కొరత ఉండేదని, అదనంగా ఏర్పాటు చేయడంతో సమస్య తీరిందని రోగులు తెలిపారు. ఏయే సర్జరీలు చేస్తున్నారని ఎమ్మెల్యే.. ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్‌కుమార్‌ను ప్రశ్నించగా అన్ని రకాల సర్జరీలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్వహించే కాయకల్ప రేసులో జిల్లా ఆస్పత్రికి చోటు దక్కేలా అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాల, వైద్యులు కేవీఎస్ మూర్తి, ఆనంద్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల అభీష్టం మేరకే..



సమావేశంలో మాట్లాడుతున్న సూరజ్ సింగ్ ఠాగూర్

డీసీసీ అధ్యక్షుడి నియామకం

- ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూడాలి
- ఏఐసీసీ ఇన్‌చార్జ్ సూరజ్‌సింగ్ ఠాగూర్

తాండూరు: డీసీసీ అధ్యక్షుడి నియామకం కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ సూరజ్ సింగ్‌ఠాగూర్ అన్నారు. గురువారం జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం యాలాల, బషీరాబాద్ మండలాల నాయకులతో పట్టణంలోని వెంకోబా గార్డెన్‌లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి నాయకుడు, కార్యకర్తా పని చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, మురళీకృష్ణగౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు.



రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబుపేట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు పొందవచ్చని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా శనగ, కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఏడీఏ వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఏవోలు జ్యోతి, ప్రసన్న లక్ష్మి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి



బంద్‌కు మద్దతు కోరుతున్న బీసీ సంఘాల నాయకులు

సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి

అనంతగిరి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో శనివారం తలపెట్టిన వికారాబాద్ బంద్‌ను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బంద్‌కు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు బీఆర్ శేఖర్, గంగారం వెంకట్, అడ్వకేట్ లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, దాసు, పాండు ముదిరాజ్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వీడీడీఎఫ్ మద్దతు

బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వీడీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వాలని కోరారు.

క్యాష్‌లెస్ లావాదేవీలు ఉత్తమం

డీఆర్‌డీఓ శ్రీనివాస్



మహిళా సంఘాల సభ్యులతో సమావేశమైన డీఆర్‌డీఓ శ్రీనివాస్

బంట్వారం: నగదు రహిత లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, దీనిపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన పెంచుకోవాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం కోట్‌పల్లి మండలం కొత్తపల్లిలో క్యాష్‌లెస్ లావాదేవీలపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలు క్యాష్‌లెస్ ద్వారానే చేపట్టాలన్నారు. అనంతరం కోట్‌పల్లిలోని పీఎంఎఫ్ ఎంఈ యూనిట్‌ను సందర్శించారు. బార్వాద్‌లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింలు, డీపీఎం శేఖర్, ఐకేపీ ఏపీఎం సురేష్, ఈజీఎస్ ఏపీఓ ఎలీష తదితరులు పాల్గొన్నారు.

పశువులకు టీకా తప్పనిసరి

మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: ప్రతీ పశువుకు గాలికుంటు నివారణ టీకా తప్పక వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సుభాశ్ సూచించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని సురంగల్, అమ్డాపూర్‌లో టీకా కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పశువులకు టీకాలు వేస్తున్నారా.. లేదా అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పశువును గుర్తించి టీకా వేయాలన్నారు. నేరుగా వ్యవసాయ పొలాలు, పశువుల పాకల వద్దకే వెళ్లి.. టీకా వేయించకపోతే కలిగే నష్టాలను రైతులకు వివరించి అవగాహన కల్పించాలని చెప్పారు.

కేంద్ర పథకాలతో పేదలకు భరోసా

- సంక్షేమంలో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలవడం హర్షణీయం
- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల: కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అమలు చేస్తున్న పీఎం జీవన జ్యోతి బీమా యోజన (పీఎం జేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాలతో వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని చేవెళ్ల ఎంపీ కార్యాలయంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్లు సుశీల్‌కుమార్, యాదగిరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను అన్ని వర్గాల పేదలకు అందించి భరోసాను కల్పించాలని సూచించారు. అర్హులైన పేదలందరూ సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. ఈ బీమా పథకాలతో పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణం పొందినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా వారికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. 2015లో ప్రారంభమైన ఈ పథకం జిల్లా అగ్రస్థానంలో ఉండటం హర్షణీయమన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల శాఖలు సమర్థవంతంగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచినందుకు ప్రత్యేకంగా అభినందనందించారు. 60 సంవత్సరాలు పైబడిన ప్రతీ వ్యక్తి యుక్త వయసులో దాచుకున్న సొమ్ముతో జీవితాంతం రూ.వేయి నుంచి రూ.5వేల వరకు పింఛన్ పొందే సౌకర్యం అటల్ పింఛన్ యోజనతో లభిస్తోందని చెప్పారు. ఈ పథకాన్ని సైతం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం రూ.20 లేదా రూ.456 చెల్లించి బ్యాంకులు ఇచ్చే రూపే కార్డు ద్వారా దాదాపు రూ.6 లక్షల వరకు జీవిత బీమా పొందవచ్చునని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను, సబ్సిడీలను, యువతకు అందించే రుణాలపై ప్రత్యేక చొరవ చూపాలని బ్యాంకు మేనేజర్లను కోరారు. ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు గ్రామస్థాయి వరకు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బీ నర్సింహారెడ్డి, విక్రమ్, పి.శివప్రసాద్ పాల్గొన్నారు.

కొడంగల్ బంద్ విజయవంతం

- స్వచ్ఛందంగా పాల్గొన్న జనం
- విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేత
- ఊరేగింపులో పాల్గొన్న కేడీపీ జేఏసీ సభ్యులు
- మెడికల్ కళాశాలను అప్పాయిపల్లిలోనే నిర్వహించాలని డిమాండ్



ఊరేగింపులో పాల్గొన్న కేడీపీ జేఏసీ నాయకులు

కొడంగల్: కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కొడంగల్ బంద్ విజయవంతమైంది. ప్రజలు, ఉద్యోగులు, విద్యావంతులు, విద్యార్థులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. కొడంగల్‌లో విద్యాసంస్థలను, వ్యాపార సముదాయాలను మూసి మద్దతు తెలిపారు. పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలను మండల పరిధిలోని అప్పాయిపల్లిలోనే నిర్మించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్‌కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. వాటిని ముందుగా ప్రకటించినట్లు మెడికల్ కళాశాలను అప్పాయిపల్లిలో, ఇంటిగ్రేటెడ్ గురుకులాలను పాత కొడంగల్‌లో నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులు కలిసే పట్టణాలు అరుదుగా ఉన్నాయన్నారు. అందులో కొడంగల్ ఒకటన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల, గురుకులాల తరలింపుపై ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఊరేగింపులో కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేష్, ఎరన్‌పల్లి శ్రీనివాస్, పవన్‌కుమార్, నాయకులు దామోదర్‌రెడ్డి, మధుయాదవ్, రమేష్‌బాబు, చంద్రప్ప, బుస్స చంద్రయ్య, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌నాయక్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా


బోల్తా పడిన డీసీఎం వ్యాన్

దోమ: వేరుశనగా విత్తనాల బస్తాలు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ శివారులో చోటుచేసుకుంది. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైతు వేదికకు 18 క్వింటాళ్లు(90 బస్తాలు)సబ్సిడీ వేరుశనగ రావాల్సి ఉంది. అయితే బుధవారం మహబూబ్‌నగర్ బయల్దేరిన డీసీఎం దుద్యాల మండలంలో కొంత మేర ఖాళీ చేసి మిగతా లోడ్‌తో దాదాపూర్, కుల్కచర్ల, మోత్కూర్ మీదుగా బ్రాహ్మణపల్లి వెళ్తుండగా అదుపుతప్పి మోత్కూర్ గేట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, అందులో ఉన్న 90 బస్తాల వేరుశనగా విత్తనాలు నీటిలో పడి తడిసి ముద్దయ్యాయి. ఇది గమనించిన కొంతమంది సుమారు 20 బస్తాల వరకు ఎత్తుకెళ్లారు.

కారు ఢీకొని యువకుడి మృతి


శ్రీనివాస్(ఫైల్)

అనంతగిరి: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బంట్వారం మండలం మోత్కుపల్లికి చెందిన శ్రీనివాస్(26) కొంత కాలంగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాగా అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో నివాసం ఉండే తన స్నేహితున్ని బైక్‌పై ఇంటి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తిరిగి వికారాబాద్‌కు వస్తున్న క్రమంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ గత 18 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాస్‌కు భార్య, బాబు ఉన్నారు. మృతుడి తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు.

మోమిన్‌పేట ఎంపీడీవోగా సృజన సాహిత్య



మోమిన్‌పేట: మోమిన్‌పేట నూతన ఎంపీడీవోగా సృజ న సాహిత్య బుధవారం జిల్లా పరిషత్ వికారాబాద్ లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం 15రోజుల శిక్షణ కోసం వెళ్లారు. ఎంపిఓ యాదగిరికి ఇంచార్జి ఎంపీడీవోగా బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో మోమిన్‌పేట ఎంపీడీఓగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. సృజన సాహిత్య గ్రూప్–1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపీడీవోగా ఎంపికై న విషయం తెలిసిందే.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం



మీర్‌పేట: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని మీర్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 15వ తేదీన బాలాపూర్ చౌరస్తాలో పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన ఓ మహిళ (60) స్పృహ లేకుండా పడి ఉండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదని, స్థానికంగా భిక్షాటన చేస్తుండేదని, బంధువులు ఎవరైనా ఉంటే ఠాణాలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

నీవు లేక నేనుండలేనని..

- నాలుగు రోజుల క్రితం భార్య మృతి
- మనస్తాపంతో భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్: భార్య మృతిని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సికింద్రాబాద్ రైల్వే పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్‌రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంజీవయ్యపార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని అప్‌లైన్ వద్ద మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతుడు బేగంపేట డివిజన్ పాటిగడ్డకు చెందిన కావలి రాజేఖర్ (32) గుర్తించారు. నాలుగు రోజుల క్రితంరాజశేఖర్ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను మద్యం తాగుతూనే ఉన్నాడు. మద్యం మత్తులో అతను బుధవారం అర్ధరాత్రి సంజీవయ్య పార్కు సమీపంలోని రైలుపట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాంధీ మార్చురీలో రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రమాదాలు లేకుండా పంటకు రక్షణ

- సోలార్ కంచెతో సత్ఫలితాలు
- అడవి పందులు, వన్యప్రాణులకు చెక్
- సబ్సిడీపై అందజేయాలంటున్న రైతులు


హస్నాబాద్‌లో వేరుశనగ పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన సోలార్ కంచె

దుద్యాల్: పగలు, రాత్రి తేడా లేకుండా సేద్యం చేయడం రైతన్నకు నిత్య కృత్యం. అయినా వీరికి అడుగడుగునా కష్టాలే. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన పరిస్థితి. ఆదమరిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కర్షకుల ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ప్రాణహాని లేని ఆధునిక విధానాల వైపు చూస్తున్నారు. ఇందులో సోలార్ కంచె ఉత్తమమని భావిస్తున్నారు. అడవి పందులు, వన్య ప్రాణుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

మండలంలో పరిస్థితి

మండలంలోని కుదురుమల్ల, లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి, హస్నాబాద్, చిలుముల మైల్వార్, చెట్టుపల్లితండా, హంసంపల్లి, ఈర్లపల్లి, గౌరారం తదితర గ్రామాలతో పాటు గిరిజన తండాలు, అటవీ సమీప శివారులోని భూముల్లో వేరుశనగ, మొక్కజొన్న, శనగ పంటలను విరివిగా సాగుచేస్తున్నారు. వీటిని పశుపక్ష్యాదులతో పాటు అడవి జంతువుల నుంచి రక్షించేందుకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

10ఎకరాలు రూ.15 వేల ఖర్చు

పదెకరాల మేర పంటకు సోలార్ కంచెను ఏర్పాటు చేసుకోవాలంటే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. చుట్టు పక్కల రైతులు కలిసి ఏర్పాటు చేసుకుంటే ఈమొత్తం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఏళ్ల తరబడి పనిచేస్తుందని వివరిస్తున్నారు.

ప్రమాదం లేకుండా రక్షణ..

సోలార్ కంచెను వన్యప్రాణులు, పశువులు తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదని అడవి జంతువులు కంచెను తాకినప్పుడు ప్రమాదం జరగకుండా షాక్ కొడుతుంది. దీంతో అవి భయపడి పరుగు పెడుతాయి. పశువులు, జంతువులకు ప్రాణహాని ఉండదు. సాధారణ షాక్ మాత్రమే కొడుతుంది.

సబ్సిడీపై అందించాలి

డ్రిప్ పరికరాల మాదిరిగానే సోలార్ కంచెను సైతం ప్రభుత్వం రాయితీపై అందజేస్తే బాగుంటుంది. ప్రస్తుతం పంటను పండించడం కన్నా కాపాడుకోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది.

జంతువుల బెడద తప్పింది



పొలం చుట్టూ సోలార్ కంచె ఏర్పాటు చేయడం ద్వారా పంటకు పశువులు, వన్యప్రాణుల బెడద పూర్తిగా తప్పింది. సాధారణంగా ఇనుప కంచె ఏర్పాటు చేసుకుంటే రూ.1 లక్ష ఖర్చు అవుతుంది. సోలార్ కంచెకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు సరిపోతుంది.

– ఈరప్ప, రైతు, హస్నాబాద్

సోలార్ కంచె మేలు



పంటలకు సోలార్ కంచె ఏర్పాటు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో పంటలను రక్షించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు దీన్ని వినియోగించి సత్ఫాలితాలు సాధిస్తున్నారు. ఈ కంచెతో ఇటు పంట రక్షణతో పాటు వన్య ప్రాణులకు ఎలాంటి హాని ఉండదు.

– నాగరాజు, వ్యవసాయ అధికారి, దుద్యాల్

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

- మధ్యాహ్న భోజనం అమలులో మెనూ పాటించాలి
- తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకరప్రసాద్
- చెంగోల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ


విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్

తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్ అన్నారు. తాండూరు మండలం చెంగోల్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ గదిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతీ రోజు మెనూ పాటించాలన్నారు. గురువారం మెనూలో అన్నం, ఆకుకూరలు, పప్పు ఉండాలి కదా.. అని ఉపాధ్యాయులను అడిగారు. కానీ ఇక్కడ కేవలం సాంబారుతో భోజనం ఎలా వడ్డించారని ప్రశ్నించారు. హెచ్ఎం ఎక్కడున్నారని ప్రశ్నించగా సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దీంతో శుక్రవారం పాఠశాల రికార్డులు తీసుకుని తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

డ్రోన్ పిచికారీతో సమయం ఆదా

- అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ సుబ్బారావు


డ్రోన్ పిచికారీపై అవగాహన కల్పిస్తున్న అకిన్ అనలెటిక్స్ సంస్థ ప్రతినిధులు

షాబాద్: డ్రోన్ పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ అమృత్ రాజ్ అన్నారు. గురువారం రేగడిదోస్వాడలో సుగుణ మాల రైతు ఉత్పత్తిదారుల సంఘం డ్రోన్‌తో పురుగు, తెగుళ్ల మందు, ఎరువుల పిచికారీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రోన్ పిచికారీతో సమయం ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు కాపాడి దిగుబడి పెరుగుతుందన్నారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుందని చెప్పారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ... ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగు మందు వ్యయం, శ్రమ, ఖర్చు, నీటి అవసరాన్ని తగ్గించవచ్చన్నారు. చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో మార్పులకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని సూచించారు.

వ్యక్తి ఆత్మహత్య

యాలాల: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కోకట్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన బ్యాగరి రమేష్(45) భార్య కొన్నేళ్ల కిందట తనను వదిలి పుట్టింటికి వెళ్లడంతో మద్యానికి బానిసయ్యాడు. దీనికితోడు దినసరి ఖర్చులకు డబ్బులు కూడా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంటి ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామ నిర్వహించిన మృతదేహానికి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

అభివృద్ధి పేరుతో వనరుల లూటీ

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్ ఆగ్రహం
- అంతారం శివారులో మట్టి తవ్వకాల పరిశీలన


మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న రమేశ్‌కుమార్

తాండూరు రూరల్: తాండూరు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో సహజ వనరులను లూటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. అంతారం గ్రామ శివారులోని పట్టా భూముల్లో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలను గురువారం ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తవ్వకాలు ఎలా చేపడుతారని, ఇందుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మట్టి తవ్వకాలను నిలిపివేయకుంటే బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, పెద్దేముల్ మాజీ అధ్యక్షుడు సందీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.

చుక్కాపూర్‌లో ఇసుక ఫిల్టర్లు ధ్వంసం


ఇసుక ఫిల్టర్ల వద్ద దాడులు చేస్తున్న పోలీసులు

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ సమీపంలో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న ఫిల్టర్లపై గురువారం రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న 3 ఇసుక ఫిల్టర్లను జేసీబీలతో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రేపటి బంద్‌కు సహకరించండి

- వ్యాపారుల, ఆర్టీసీ, విద్యా సంస్థల మద్దతు కోరిన బీసీ జేఏసీ


బంద్‌కు సహకరించాలని క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ ప్రతినిధికి వినతి పత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

తాండూరు టౌన్: 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ జేఏసీ ఈ నెల 18న నిర్వహించనున్న బంద్‌కు అందరూ సహకరించాలని కందుకూరి రాజ్‌కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ గురువారం పట్టణంలోని పలు విభాగాల అసోసియేషన్లను కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల యాజమాన్య అసోసియేషన్, థియేటర్ల యాజమాన్యాలు, క్లాత్ అండ్ రెడిమేడ్ మర్చంట్స్, గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ తదితరులను కలిసి వినతి పత్రాలు సమర్పించి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సోమశేఖర్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, రామకృష్ణ, లక్ష్మణాచారి, శివ, పరమేశ్, విజయలక్ష్మి, నర్సమ్మ, మంజుల, వివేక్, కిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ పేర్కొన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరడం సమంజసమేనన్నారు. దీనికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మద్దతు ప్రకటించారన్నారు. బీసీల న్యాయ పోరాటంలో తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుశురాం, స్వామిదాస్, కృష్ణ, శివాజీ, రవి, సూర్యప్రకాశ్, ఉమాశంకర్, చందు, శివ, నర్సిములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరిలో..


తాంగూరు టౌన్: బీసీల బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

అనంతగిరి: బంద్‌కు స్వచ్ఛందంగా కాలేజీలు, పాఠశాలలు, బస్సులు, దుకాణదారులు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్‌లో పెట్టి తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ భద్రత కల్పించాలని కృష్ణముదిరాజ్ కోరారు. తక్షణమే బీసీలకు రాజకీయ రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.

పోగొట్టుకున్న ఫోన్‌ను అందజేసిన పోలీసులు

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెల్‌ఫోన్ ప్రయాణికుడికి ఆర్‌జీఐఏ ఔట్ పోస్టు పోలీసులు అందజేశారు. ప్రయాణికుడు ఉడిపి హోటల్ వద్ద ఫోన్ పాగొట్టుకున్నట్లు ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పరిశీలించిన పోలీసులు గుర్తించి ప్రయాణికుడికి అందజేశారు. పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే ఫోన్‌ను గుర్తించి అందజేయడం పట్ల ప్రయాణికులుకు సంతోషం వ్యక్తం చేశాడు.

భారతి సిమెంట్‌తో నిర్మాణాలు వేగవంతం

- మార్కెట్లోకి ఆల్ట్రాఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్
- సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్
- కొత్తూరులో తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు


తాపీ మేస్త్రీలకు బహుమతులు ప్రదానం చేస్తున్న అధికారులు

కొత్తూరు: భారతి సిమెంట్‌తో నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని సంస్థ టెక్నికల్ అధికారి శ్రీకాంత్ అన్నారు. కొత్తూరు పట్టణంలో గురువారం తాపీ మేస్త్రీలకు నిర్మాణ రంగం, సిమెంట్ వినియోగంపై భారతి సిమెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ బ్రాండ్‌తో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్‌ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. అంతేకాకుండా సిమెంట్ నాణ్యత మరింత దృఢంగా ఉంటుందని తెలిపారు. భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్ సీసీ రోడ్లు, స్లాబులు, వంతెనల నిర్మాణాలకు అత్యంత అనువుగా ఉంటుందని స్పష్టంచేశారు. భారీ నిర్మాణాలు చేసే సంస్థల నిర్వాహకులకు సిమెంట్ వినియోగంలో ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని తెలిపారు. భారతి సిమెంట్ వినియోగించే వారి కట్టడాల వద్దకే ఇంజనీర్లు వచ్చి సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్నికల్ ఆఫీసర్ నితిన్, డీలర్ జయవర్ధన్‌రెడ్డి, తాపీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌ల పరిశీలన

యాలాల: మండల పరిధిలో ఇసుక రీచ్‌లను అధికారుల బృందం గురువారం పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఈఈ రవికుమార్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ పుష్పలీల, ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్ ఏఈలు ప్రభాకర్, భానుప్రకాశ్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నిర్మల తదితరులు కాగ్నా, కాకరవేణి నది ప్రాంతాలను సందర్శించారు. కోకట్, బెన్నూరు, సంగెంకుర్దు, గోవిందరావుపేట, విశ్వనాథ్‌పూర్, దేవనూరు తదితర ప్రాంతాల్లో వాటిని గుర్తించారు. ప్రభుత్వ పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించేందుకు గుర్తిస్తున్నట్లు అధికారుల బృందం తెలిపింది. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య, ఆర్‌ఐలు చరణ్, వేణు, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, తారకచారి, నరహరి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.


కోకట్ కాగ్నా నది వద్ద పరిశీలిస్తున్న అధికారులు


పాలాల్లో పూసిన గడ్డిపూలు



ప్రకృతి సోయగం

వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రకృతి ఒడిలోని బీడు భూములు పచ్చిక బయళ్లతో కనువిందు చేస్తున్నాయి. వీటిలో పూసిన వివిధ జాతుల గడ్డి పూలు సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆయుర్వేదంలో వినియోగించే అనేక రకాల మొక్కలు ప్రకృతి సోయగానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.

– బొంరాస్‌పేట